

## రామకుప్పంలో కరోనా కేసు

ప్రజాశక్తి- రామకుప్పం మండల కేంద్రంలో ఓ కరోనా కేసు నమోదు అయినట్లు ప్రాథమిక ఆసుపత్రి వైద్యుడు లోకేష్ తెలిపారు. కరోనా కేసు నమోదు కావడంతో మండలంలో సర్వత్ర అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు. జలుబు, దగ్గు, జ్వరం అధికంగా ఉన్నట్లయితే ప్రాథమిక ఆసుపత్రిలో వైద్యచికిత్సలు చేసుకోవాలన్నారు. ప్రజలందరూ వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రంగా కడుక్కొని శానిటైజర్ వాడుకోవడం సురక్షితమని అన్నారు. ప్రతి ఒక్కరూ మూడు అడుగుల దూరంతో ఉండాలని, ఆరోగ్యంపై శ్రద్ధవహించి కరోనా వ్యాధిని అరికట్టాలని కోరారు.

# పకడ్బందీగా 'పది' పరీక్షలు

**- జిల్లాలో 21,996 మంది విద్యార్థులు హాజరు - 115 సెంటర్లలో పదోతరగతి పరీక్షలు:జెసి**



వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న జాయింట్ కలెక్టర్, డిఆర్ఒం

**ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:** ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జరిగే పదవ తరగతి పరీక్షలు ప్రశాంతకరమైన వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం మధ్యాహ్నం రాష్ట్రవిద్యాశాఖ మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పలువురు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈసందర్భం విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా కలెక్టర్లు, ఎస్పీలు, ఆర్డీఓలు, విద్యాశాఖ, సంబంధింత అధికారులు సమన్వయంతో పనిచేయాలనన్నారు. నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రైవేటు సంస్థల నుంచి సిబ్బందిని తీసుకోరాదని ప్రభుత్వ సిబ్బంది ఉండేటట్లు చూడాలన్నారు. పరీక్షా కేంద్రంలోకి చీఫ్ సూపరింటెండెంట్‌లతో సహాఎవరికీ సెల్‌ఫోన్ అనుమతి లేకుండా పకడ్బందీగా పరీక్షలు నిర్వహించాలని అన్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో 21,996 మంది విద్యార్థులు (బాలురు 11,140, బాలికలు10,556) 115 పరీక్షా కేంద్రాలలో పరీక్షలకు హాజరు కానునట్లు తెలిపారు. ఏప్రిల్ 3 నుండి 18 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షల నిర్వహణ ఉంటుందని, ఇందులో ఏ - కేటగిరీలో 35 పరీక్షాకేంద్రాలు, బి- కేటగిరిలో 38 పరీక్షా కేంద్రాలు, సి- కేటగిరిలో42 పరీక్షాకేంద్రాలు ఉన్నాయన్నారు. ఇందు కోసం సిబ్బంది నియామకం పూర్తి అయిందని, 11 రూట్లుకు గాను 22మంది అధికారులను నియమించడం జరిగిందన్నారు. అలాగే ఫ్లైయింగ్ స్క్వాడ్‌గా ఆరు బందాలు నియమించారని, ఈ బందంలో విద్యాశాఖ, డిప్యూటీ తహసీల్దార్, పోలీసు వారు సభ్యులుగా ఉంటారని, జిల్లాలో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులతో సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. పోలీస్, ఆరోగ్యశాఖ, విద్యుత్‌శాఖ, రవాణాశాఖ స్కూల్‌లో మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పరిశీలించడం జరిగిందని, ప్రతి పరీక్షకేంద్రం వద్ద వైద్య సిబ్బంది నియామకం మందులతో పాటు ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు తప్పనిసరిగా అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులను ఉచితంగా సకాలంలో చేరుకునేందుకు రవాణాశాఖ వారితో చర్చించడం జరుగు తుందన్నారు. అలాగే హాస్టల్లో వద్ద నుంచి కూడా ఉచితంగా విద్యార్థులను తీసుకుపోయే ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలు పూర్తి అయ్యాక పోస్టల్ డిపార్ట్మెంట్ వారు సకాలంలో ప్రశ్నాపత్రాలను ప్రభుత్వం నిర్ణయించిన ప్రదేశానికి చేర్చడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతున్నదని, పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు అరగంట ముందే విద్యార్థులు పరీక్షాకేంద్రాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు.

ఓపెన్ స్కూల్‌కు సంబంధించి పదవ తరగతి, ఇంటర్‌కు సంబంధించి మొత్తం 4,659 మంది పరీక్షలు రాయనున్నారని, పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రశ్నాపత్రాలను సకాలంలో పరీక్షా కేంద్రాలకు సంబంధిత సెంటర్ల నుంచి లేదా పోలీస్‌స్టేషన్ నుంచి తరలించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగిందని వివరించారు. ఓపెన్ స్కూల్ పరీక్షలకు సంబంధించి మధ్యాహ్నం 2.30 నుంచి సా.5.30గంటల వరకు పరీక్షలు నిర్వహించబడతాయన్నారు. గతంలో జరిగిన సంఘటనలను దష్టిలో పెట్టుకుని ఏడు పరీక్ష కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని జెసి వివరించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో చిత్తూరు నుంచి డిఆర్ఓ ఎన్.రాజశేఖర్, డీఈఓ విజయేంద్రరావు, తదితరులు పాల్గొన్నారు.

# ఆదాని కుంభకోణంపై విస్తృత ప్రచారం

**ప్రజాసమస్యలపై పోరాటాలు**

**సిపిఎం రాష్ట్రనాయకులు దడాల సుబ్బారావు పిలుపు**

**ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:** కేంద్రంలోని మోడీ ప్రభుత్వం దేశ సంపదను దోచుకుంటున్న కార్పొరేట్ శక్తులైన ఆదానీ కుంభకోణంపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని దీనిపై ప్రజల్లో విస్తత ప్రచారం చేయాలని సిపిఎం రాష్ట్రనాయకులు దడాల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక సిపిఎం కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని ధ్వజమెత్తారు. దేశంలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన రాహుల్ గాంధీపై చిన్న కేసు విషయంలో రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడిందని కుంటిసాకుతో పార్లమెంటుకు అనర్హుడని తొలగించడం సిగ్గుచేటు అన్నారు. దేశంలో ప్రధానంగా ఉన్న 18 పార్టీలు కేంద్రప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్న రాజ్యాంగానికి విరుద్ధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో అధికార దుర్వినియోగం చేస్తూ ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో అధికారంలో ఉన్న రాష్ట్రాలపై అన్ని రకాలుగా దాడి చేస్తూ ఇబ్బందులు గురిచేస్తుదని, రాజ్యాంగాన్ని విరుద్ధంగా గవర్నర్‌లను ఉపయోగించుకుంటూ రాష్ట్రాలపై పెత్తనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. ఇలాంటి ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా జరుగుతున్న విస్తత ప్రచారంలో చిత్తూరు జిల్లాలో కూడా విస్తతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై జిల్లాలో ప్రస్తుత ప్రచారం నిర్వహించి పోరాటాలకు సిద్ధమవుతున్నామని ఆయన తెలిపారు. జిల్లాలో ఉన్న ప్రజాసమస్యలపై సిపిఎం పోరాటాలకు సిద్ధమవుతున్నదని ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో ఎండల తీవ్రత పెరిగిందని గ్రామీణ ప్రాంతాల్లో, మున్సిపాలిటీలో తాగునీటి సమస్య రాబోతున్నదని దీనిపై ముందు జాగ్రత్త చర్యలు అధికారులు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈసమావేశానికి జిల్లా నాయకులు కే.సురేంద్రన్ అధ్యక్షత వహించగా ఓబుల్ రాజు, గిరిధర్‌గుప్తా, భువనేశ్వరి తదితరులు పాల్గొన్నారు.




సమావేశంలో మాట్లాడుతున్న దడాల సుబ్బారావు

తుపాకి కాల్పుల్లో గాయపడిన..

## మహబూబ్ బాషాకు చిత్తూరులో చికిత్స

**ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్:** కడప జిల్లా పులివెందుల తుపాకీ కాల్పుల్లో గాయపడిన మహబూబ్‌బాషా అలియాస్ మస్తాన్‌బాషాను చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా కేంద్రమైన కొంగారెడ్డిపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో మంగళవారం రాత్రి చేర్చారు. ప్రముఖ ఆర్థో సర్జన్ భరత్‌రెడ్డి గాయాలకు శస్త్ర చికిత్స చేశారు. ఈ సందర్భంగా భరత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తుపాకీ కాల్పుల్లో భయపడిన మహబూబ్ బాషాకు ఎడమచేయి మోచేతి కిందభాగంపై తూటా తగలడంతో బలమైన గాయమయ్యిందన్నారు. చేతి ఎముక పూర్తిగా దెబ్బతిందని, తొడ భాగంలో తూటా విడిభాగాలైన రవ్వలు దూసుకుపోవడంతో తీవ్రంగా గాయమయ్యిందన్నారు. శస్త్ర చికిత్స ద్వారా వాటిని తొలగించామని, ప్రస్తుతం మహబూబ్‌బాషా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.



ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహబూబ్ బాషా

## మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

**ప్రజాశక్తి-పెద్దపంజాణి:** రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు ఆర్థికంగా అభివద్దే చెందాలని ఉద్యేశంతోనే ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆసరా వంటి పథకాలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే వెంకటేగౌడ అన్నారు. బుధవారం మండల కేంద్రంలో వైఎస్సార్ ఆసరా మూడో విడత డ్వాక్రా మహిళలకు చెక్కుల పంపిణీ చేశారు. మూడవ విడత 1111 స్వయం సహాయక సంఘాలకి సంబంధించి 11 కోట్ల 18 లక్షల రూపాయల చెక్కును జడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులు, ఎమ్మెల్యే కలిసి డ్వాక్రా సంఘ సభ్యులకు అందించారు. అలాగే పెద్దపంజాణి మండలానికి సంబంధించిన 292 ఎస్సి ఉన్నతి స్వయం సహాయక సంఘాలకు చెందిన మహిళలకు వారి జీవనాభివద్ది కోసం కోటి 98లక్షల 52000 రూపాయల చెక్కును అందజేశారు. ఈనెల 25న మూడో విడత మాఫీ నగదు ప్రారంభించడం జరిగిందని, ఏప్రిల్ నెల 5 వరకు డ్వాక్రా సంఘాల ఖాతాల్లో జమచేయడం జరుగుతుందన్నారు. ఎంపీపీ రెడ్డప్ప, జడ్పిటిసి సుస్మాబాగారెడ్డి, వైస్‌ఎంపీపీ జీడీ బాబు, అంజమ్మ, సంపల్లి బాబు, తమ్మిరెడ్డి, రాజారెడ్డి, రహ్మాతుల్లా, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.




మహిళా సంఘాల సభ్యులకు చెక్కును అందిస్తున్న ఎమ్మెల్యే వెంకటే గౌడ

మహిళా చట్టాలను అమలు చేయడంలో

## జగన్ ప్రభుత్వం వైఫల్యం

**ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గా భవాని**

**ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:**ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య (ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) చిత్తూరు జిల్లా జనరల్ బాడీ సమావేశం చిత్తూరు ఎన్జీవో హోంలో ఎస్.జయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. సమావేశం ప్రాధాన్యతను కె.రమాదేవి కార్యకర్తలకు వివరించారు. జిల్లా జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధానకార్యదర్శి పి.దుర్గాభవాని, రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి మాట్లాడుతూ మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం రాజీలేని పోరాటాలు చేసిస్తున్న ఏకైక సంఘం ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యాన్ని అన్నారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు పైన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తూతూమంత్రంగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే మహిళలపై మరింత దాడులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మహిళా చట్టాలను, మహిళా హక్కులను అమలు చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని తీవ్రంగా విమర్శించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఉమెన్ జాతి స్థాయిలో ఏర్పాటు నుండి నేటి వరకు కూడా దేశవ్యాప్తంగా అనేక చట్టాలు రావడానికి జాతీయ మహిళా సమైక్య కారణమన్నారు. రాజకీయ నాయకులకు తొత్తులుగా వ్యవహరిస్తూ చట్టాలను నిర్వీర్యం చేస్తూ మహిళలు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

# యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా

**పట్టించుకోని అధికార యంత్రాంగం**

**ప్రజాశక్తి- నగరి:** మున్సిపాలిటీ పరిధిలో ఇసుకాసురులు ఇష్టారాజ్యంగా ఇసుకను అక్రమ రవాణా చేస్తున్నా అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. గతంలో నగరి కుశస్థలి నది సమీపాన ఉన్న ఏకాంబరకుప్పం, నాగరాజుకుప్పం, తేరని వద్ద ఇసుక తీసుకునేందుకు రీచ్‌లుగా గుర్తించి అనుమతులు మంజూరు చేశారు అధికారులు. అయితే హౌసింగ్ ద్వారా ఇస్తున్న టోకెన్ ఒక్కోటి కొని పెట్టుకుంటూ 10 నుంచి 15 లోడ్లు ఇసుకాసురులు అక్రమరవాణా చేస్తున్నారు. గతంలో ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక చౌకగా దొరికేదని, నేడు అలా లేదని సామాన్యుడు ఇల్లు కట్టుకునేందుకు ఇసుక దొరకడం చాలా కష్టంగా మారుతోందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎవరైనా ఇల్లు నిర్మిస్తున్నారని తెలిస్తే చాలు ఇసుకాసురులే ఇంటి యజమానుల దగ్గరకెళ్ళి పోటాపోటీగా తక్కువ ధరకు ఇసుక తీసుకొస్తామని, ఎన్ని ట్రక్కులు కావాలన్నా తాము ఇస్తామంటూ బుకింగ్ చేసుకుంటున్నారని వినవస్తోంది. ఇసుకాసురులు బహిరంగంగా వ్యాపారం చేస్తుంటే అధికారుల యంత్రాంగం ఉందా..? లేదా..? అనే అనుమానం కలుగుతోంది. కుశస్థలి నదిలో ఇష్టానుసారంగా ఇసుక దోచేస్తున్నా అధికారులు ఎందుకు కట్టడి చేయడంలేదో అవగతం కావడం లేదని, ఇలాగే ఇసుక దోచేస్తుంటే రానున్న కాలంలో భూగర్భ జలం పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని స్థానికులు వాపోతున్నారు. భవిష్యత్తులో సాగు, తాగునీటికి ఇబ్బంది పడాల్సి వస్తుందని, ఎక్కడా ఖాళీ స్థలం కనిపిస్తే అక్కడ ఇసుకాసురులు ఇసుకను డంపింగ్ చేసి తమిళనాడుకి అధిక ధరకు అమ్ముకుంటున్నారని పలువురు తెలిపారు.

తహశీల్దార్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఇసుక డంపింగ్ చేసుకుంటున్నారని, అయినా అటు రెవెన్యూ అధికారులు ఇటు గనుల శాఖ నుంచి కనీసం స్పందన కూడా కరువైంది. ఇసుకాసురులు ఇసుకను ట్రాక్టర్లుతో తరలించేటప్పుడు మితిమీరిన వేగంతో నడపడం వలన ప్రమాదాలు పొంచి ఉన్నాయనే విమర్శలున్నాయి. ప్రభుత్వం ఇసుక అక్రమరవాణా చేస్తే కఠినచర్యలు తప్పవని హెచ్చరిస్తున్నా నగరిలో మాత్రం ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ ప్రభుత్వ నిబంధనలును బేఖాతర్ చేస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి కుశస్థలినదిలో ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు.



కుశస్థలి నదిలో ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్న దృశ్యం



రాత్రుల్లోనూ అక్రమ రవాణా

# హోం గార్డుల కవాతు

**పర్యవేక్షించిన కమాండెంట్**



గౌరవ వందనాలు స్వీకరిస్తున్న మహేష్ కుమార్

**ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:** కర్నూల్ రేంజ్ హోంగార్డ్ కమాండెంట్ మహేష్ కుమార్ బుధవారం హోంగార్డ్స్ యూనిట్లను పరిశీలించారు. చిత్తూరుకు విచ్చేసిన ఆర్మ్డ్ రిజర్వు ఆఫీసులో హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం కవాతును పర్యవేక్షించి చక్కగా కవాతు ప్రదర్శించిన 100 మంది హోంగార్డులను అభినందించారు. ఈసందర్భంగా హోంగార్డులకు దర్బార్ పెరేడ్ నిర్వహించారు. కమాండెంట్ మాట్లాడుతూ ఆక్సిస్ బ్యాంకు వారి ప్రయోజనాల గురించి, వైఎస్సార్ బీమా స్కీం, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు. మెడికల్ క్యాంపు నిర్వహణలో అందరూ భాగస్వాములై పాల్గొనాలని సూచించారు. రానున్న రోజులలో ఎండలు విపరీతంగా ఉంటాయి కనుక అందరూ తగు జాగ్రత్తలు తీసుకొని విధి నిర్వహణ చెయ్యాలని కోరారు. చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతల కోసం 661మంది హోంగార్డ్స్ విధులను నిర్వహిస్తున్నారని, వీరితో పాటు 227 హోంగార్డ్స్ వివిధ విభాగాలల్లో డెప్యుటేషన్ మీద పనిచేస్తున్నారని తెలిపారు. హోంగార్డ్స్ పోలీసు వారితో సమానంగా ట్రాఫిక్ రెగ్యులేషన్, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాలను ఆరికట్టడంలో పోలీసులకు వెన్నుదన్నుగా ఉంటున్నారని అన్నారు. అంతేకాకుండా హోంగార్డ్స్ రాష్ట్రంలో ప్రకతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, పండుగలు, విఐపి, వివిఐపి పర్యటనలకు వచ్చిన సందర్భాల్లో పోలీసులకు వారి సేవలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయనానరు. ఇదే విధంగా హోంగార్డ్స్ తమ సేవల్ని చిత్తశుద్ధితో నిర్వహించి చిత్తూరు జిల్లా పోలీసు శాఖకి మంచి పేరు తేవాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీలు మురళీధర్, కష్ణమోహన్, తిరుపతి హోంగార్డ్ డిఎస్పీ డి.లక్ష్మణ్ కుమార్, ఆర్ఐ అడ్మిన్ నీలకంటేశ్వరరెడ్డి పాల్గొన్నారు.

## పోలీసు కుటుంబాలకు ఆర్థికసాయం



**ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్:** చిత్తూరు ఆర్మ్డ్ రిజర్వులో విధులు నిర్వహిస్తూ గతనెల 23వ తేదీన అనారోగ్యంతో మరణించిన ఏఆర్‌హెచ్‌సి 499 ఆనంద్ మోహన్ సతీమని ఉషారాణికి బుధవారం విడో ఫండ్ నుంచి రూ.50,000వేలు, ఫ్లాగ్ ఫండ్ నుంచి రూ.25,000లు చెక్కులను జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి చిత్తూరు పోలీస్ ఆఫీస్ క్లర్క్ పార్థసారధి సమక్షంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మతుడి కుటుంబానికి భరోసా ఇస్తూ పోలీస్ డిపార్టుమెంటు తరపున వారి కుటుంబానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.

## ముగిసిన ఇంటర్ పరీక్షలు

**ప్రజాశక్తి- నగరి:** ఇంటర్ పరీక్షలు బుధవారంతో ముగిసాయి. నియోజకవర్గ పరిధిలోని నగరి, పుత్తూరు, నింద్ర, విజయపురం, వడమాలపేట మండలాల్లో సుమారు 4500 మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలను రాశారు. పరీక్షల కారణంగా నెలరోజులకు పైగా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు పరీక్షలు ముగియడంతో పరీక్షహాలు నుంచి ఆనందంగా బయటకు వచ్చారు.

## పంట నష్టం పరిశీలన

**ప్రజాశక్తి -సోమల:** సదుం మండలంలో ఇటీవల వరుసగా రెండు రోజులపాటు చెరుకువారిపల్లి పంచాయతీలో పలువురు రైతుల పంట పొలాలను ఏనుగుల మంద దాడిచేసి తీవ్రంగా నష్టపరిచిన విషయం తెలిసిందే. ఈక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి హరిప్రసాద్ బుధవారం క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలించారు. ఏనుగుల దాడిలో ఏడుమంది రైతుల పంట పొలాలు దెబ్బతిన్నాయని, వారి పంటలు పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదికలు తయారుచేసి జిల్లా అధికారులకు అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా అటవీశాఖ వారితో కూడా మాట్లాడి ఏనుగుల భారీ నుండి రైతులను పంట పొలాలను కాపాడేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఆయన వెంట వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.



ఏనుగుల దాడిలో దెబ్బతిన్న పంటలను పరిశీలిస్తున్న వ్యవసాయ శాఖ అధికారి

# ప్రతి ఇంటికీ సంక్షేమం: డిప్యూటీ సీఎం

**ప్రజాశక్తి- కార్వేటినగరం:** రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అర్హులైన వారికి సంక్షేమ పథకాలను అందిస్తూ పేదల పక్షపాతిగా నిలుస్తున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కళత్తూరు నారాయణస్వామి అన్నారు. బుధవారం మేజర్ పంచాయతీ కార్వేటినగరం పరిధిలోని పద్మసరస్సు ఎస్టీకాలనీ, గొల్లఇండ్లు, కోట దళితవాడ గ్రామాల్లో ఎంపీపీ లతబాలాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన గడపగడపకు మనప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ ప్రభుత్వం కార్యక్రమంలో వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా కుటుంబాలకు కలిగిన లబ్దిని వివరించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టిని సంక్షేమాలను ప్రజలకు అందిస్తూ పేదవారు ఆర్థికాభివద్ధి కషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మాత్రమేనని గుర్తు చేశారు. అనంతరం గతంలో విద్యుత్‌షాక్‌తో కాళ్లు, చేతులను పోగొట్టుకున్న రాజు (27)కు పింఛన్ రూ.5వేలు వచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. గతనెల రోడ్డు ప్రమాదం నుంచి భయటపడిన వ్యక్తిని పరామర్శించి, అన్నివిధాల ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పద్మసరస్సు ఎస్టి కాలనీ వసులు పలువురు గ్రామంలో పలువురికి నివేశ స్థలాలు, ఇళ్ళు లేదని, ఒకే ఇంటిలో రెండు, మూడు కుటుంబలు జీవనం సాగిస్తున్నామని మంత్రి దష్టికి తీసుకురావడంతో మంత్రి నూతనంగా వివాహాలు అయిన వారిని గుర్తించి రేషన్ కార్డులు వేరుచేసి అర్హులైన ప్రతిఒక్కరికీ నివాస స్థలాలతో పాటు ఇళ్లనిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పద్మసరస్సు, గొల్లఇండ్లలో డ్రైనేజీ కాలువలపై మూతలు ఏర్పాటు చేయాలని మహిలు మంత్రి దష్టికి తీసుకురావడంతో వెంటనే పనులు పూర్తి చేసి నివేధికను తనకు పంపాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కోట దళితవాడలో ఇళ్లు మంజూరు కాని వారి వివరాలను సేకరించి కారణాలను తమ దష్టికి తీసుకు రావాలని మంత్రి సూచించారు.

**సీసీ రోడ్డుకు శంకుస్థాపన:** కార్వేటినగరం తూర్పువీధిలో రూ.11లక్షల 70 వేలతో నిర్మాణం చేసిన సీసీ రోడ్డును మంత్రి శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు పట్టించుకోని రోడ్లను వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టి అభివద్ధి దిశలో దూసుకు పోతున్నాయని అన్నారు. మండల కేంద్రాన్ని దత్తకు తీసుకుని అభివద్ధి పదంలో నడిపించడం తన వంతుని హామీ ఇచ్చారు. మండలపార్టీ కన్వీనర్ శేఖర్రాజు, సర్పంచ్ ధనంజయవర్మ, రాష్ట్ర యువత ప్రధానకార్యదర్శి ధనంజయ రెడ్డి, ఎంపీటీసీ వెంకటేష్, సుబ్రహ్మణ్యం, చందురాజు, విశ్వనాథరెడ్డి, శివప్రకాష్ మొదలియార్, శేషాద్రి, మాజీ ఏఎంసీ చైర్మన్ కష్ణయాదవ్, ఎంపీడీఓ మోహన్ మురళి, తహశీల్దార్ పుల్లారెడ్డి, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.



# ఎన్టీఆర్‌కు ఘన నివాళి


చిత్తూరులో..

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం స్థానిక తెలుగుదేశం కార్యాలయం ఎన్టీఆర్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కోదండయాదవ్, మాజీ మేయర్ కఠారి హేమలత, నాయకులు వెంకటేష్ యాదవ్, దశరదవాసు, మోహన్‌రాజ్, నాగేశ్వర్‌రాజు పాల్గొన్నారు.

**పార్లమెంట్ భవనం ఎదుట ఎన్‌టిఆర్‌కు నివాళి**

తెలుగుదేశం పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఢిల్లీ పార్లమెంట్ భవనం ఎదుట ఎన్‌టిఆర్ విగ్రహానికి సహచర పార్లమెంట్ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్, గల్లా జయదేవ్, సుమతి (తమిళనాడు), కళానిధి (తమిళనాడు), ప్రేమచంద్రన్ (కేరళ), విజయవాడ పార్లమెంట్ సభ్యులు శ్రీ.కేశినేని శ్రీనివాస్ (నాని), టీడీపీ ఢిల్లీ కార్యాలయ కార్యదర్శి సత్యనారాయణలతో కలసి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు.

**మెగా ఉచిత రక్తశిబిరం**

**కుప్పం:** నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో మెగా ఉచిత రక్తశిబిరం ఏర్పాటు చేయగా సుమారు 72 మంది రక్తదానం చేశారు. ఉచిత అన్నదానం నిర్వహించి ఘనంగా ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించారు. చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్, పిఎస్.మునిరత్నం, త్రిలోక్, కన్నన్ పాల్గొన్నారు.

**పలమనేరు** పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పార్టీ జెండాను ఆవిష్కరించి ఎన్టీఆర్ చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలోని పార్టీ సీనియర్ నాయకులకు ఆయన దుశాలువా కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. అన్న క్యాంటీన్ వద్ద పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

**నగరి** నగరి మున్సిపాలిటీ పరిధిలో టీడీపీ అధ్యక్షులు రమేష్ బాబు ఆధ్వర్యంలో బస్టాండ్ సర్కిల్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి తెలుగు తమ్ముళ్లు సంబరాలు చేసుకున్నారు. జి.రమేష్‌బాబు, ఖాదర్ భాయ్, బాలాజీ పాల్గొన్నారు.


పలమనేరులో..

**రామకుప్పం:** రాష్ట్ర ఎస్సీసెల్ ఉపాధ్యక్షుడు మునుస్వామి, ఆనందరెడ్డి, నరసింహులు ఆధ్వర్యంలో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసి దివంగత నేత ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.


నగరిలో..

**బైరెడ్డిపల్లి:** మండల టీడీపీ అధ్యక్షులు కిషోర్ గౌడు, కార్యదర్శి సుబ్బన్న ఆధ్వర్యంలో స్థానిక చెక్‌పోస్టు ఆవరణలోని ఎన్‌టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

**యాదమరి:** గ్రామపంచాయతీలో తెలగుదేశం రాష్ట్ర బీసీసెల్ కార్య నిర్వహణ కార్యదర్శి వి.వినాయకం గౌండర్ ఆధ్వర్యంలో టిడిపి జెండా ఆవిష్కరించి పేదలకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. టి.హిమగిరి, కె.పూర్ణచంద్రరావు, సర్పంచ్ ఎస్.భాస్కర్ నాయుడు పాల్గొన్నారు.

మండలాధ్యక్షులు మొరార్జీ, కార్యదర్శి రవి ఆధ్వర్యంలో దసరాపల్లి పంచాయతీ జోడిచింతల గ్రామంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. మండల పార్టీ ఉపాధ్యక్షుడు సుభాష్ నాయుడు, జిల్లా కార్యదర్శి చిట్టి పాల్గొన్నారు.

**వెదురుకుప్పం:** మండలంలోని జీడీ నెల్లూరు నియోజకవర్గం పార్టీ పరిశీలకులు మబ్బు దేవనారాయణరెడ్డి నేతృత్వంలో నియోజకవర్గ మీడియా కోఆర్డినేటర్ కిసాన్ చంద్ యాదవ్, మండల అధ్యక్షుడు కె.లోకనాథరెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు లర్పించారు.

**బంగారుపాళ్యం:** తెలుగుదేశం మండల ఉపాధ్యక్షులు కమల్నాథరెడ్డి ఆధ్వర్యంలో టిడిపి ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శేషాపురం ఎన్టీఆర్ విగ్రహం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించి అన్నదాన కార్యక్రమం చేశారు.

**గంగాధర నెల్లూరు:** పార్లమెంట్ టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శి క్రిష్టమ నాయుడు, వెంకటేష్, దేవపత్ని ధనంజయ నాయుడు, శ్రీధర్ యాదవ్, స్వామిదాస్, దేవసుందరం టిడిపి ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఎన్‌టిఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు.

**పెద్దపంజాణి:** రోజా కష్టారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ కార్యాలయంలో 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. చలపతి, డిఎం భావజాన్, రుద్రమూరి పాల్గొన్నారు.


జిడినెల్లూరులో..


గుడిపల్లిలో..

## సైబర్ క్రైం నేరస్తుడి అరెస్టు



ప్రజాశక్తి- శాంతిపురం: సామాజిక మధ్యమంలో ఉద్యోగ ప్రకటన ద్వారా ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి ఓ మహిళ బ్యాంకు ఖాతా నుండి సొమ్ము కాజేసిన సైబర్ క్రైమ్ నేరగాడిని బుధవారం రాళ్ళబుదుగురు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై మునస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధిలోని శివకురుబూరు గ్రామానికి చెందిన అమరావతి అనే మహిళ సామాజిక మాధ్యమంలో ఆన్లైన్ ఉద్యోగ ప్రకటన చూసి వారు ఇచ్చిన మొబైల్ నంబర్లకు ఫోన్‌చేయగా కొన్ని బ్యాంకు అకౌంట్ నెంబర్లతో యూపీఐ ఐడి లింకులను పంపి నగదు పంపాలని కోరారు. అనంతరం ఆమె బ్యాంకు ఖాతాలోని సుమారు లక్షా 73 వేల రూపాయలను కాజేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదుచేయగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసుల బందం దేశ రాజధాని ఢిల్లీ నుండి ఈ సైబర్ ముఠా నేరాలకు పాల్పడుతున్నట్టు పసిగట్టారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో ముగ్గురు సబ్‌ఇన్స్పెక్టర్ల నేతృత్వంలోని బందం ఢిల్లీవెళ్లి నేరస్తుడిని చాకచక్యంగా పట్టుకుని రాళ్లబూదుగూరు తీసుకొచ్చారు. నిందితుడిని విచారించి కోర్టులో హాజరుపరచనున్నట్టు తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో వచ్చే ఉద్యోగ ప్రకటనలు, లాటరీ, ఉచిత బహుమతులు, ఉచిత మొబైల్ రిఛార్జులు వంటి ఆకర్షణీయ మోసపూరిత ప్రకటనలను చూసి మోసపోవద్దని పోలీసులు కోరారు.

## కర్ణాటక మద్యం స్వాధీనం



ప్రజాశక్తి- బంగారుపాళ్యం: కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అరెస్ట్ చేసినట్టు ఎస్సై మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని వేపనపల్లి గ్రామంలో వెంకటప్ప కుమారుడు జగన్నాథం కర్ణాటక మద్యం 25ప్యాకెట్లను విక్రయిస్తుండగా అదుపులో తీసుకుని విచారించారు. కర్ణాటక నుండి తక్కువ ధరకు కొని ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్టు నేర అంగీకరించారు. అక్రమ మద్యంపై కేసు నమోదు చేసి కోర్టుకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో హెడ్‌కానిస్టేబుల్ అస్గర్ గజేంద్ర పాల్గొన్నారు.

## నేడు కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాలు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: ప్రముఖ రచయిత్రి కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాలను గురువారం స్థానిక సింధు హోటల్లో అందజేయనున్నట్లు కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారాల కమిటీసభ్యులు సహదేవ నాయుడు, డాక్టర్ రోజా ప్రియా, డాక్టర్ నిరంజన్ బుధవారం ఓ ప్రకటనలు తెలిపారు. పురస్కారాల కోసం రచనలు పంపిన రచయితలు, కవులకు ధన్యవాదాలు తెలిపారు. శ్రీరామనవమి పురస్కరించుకొని రెడ్డమ్మ పురస్కారాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కవులు కళాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

## మండు వేసవిలో ఆహ్లాదకర దృశ్యం



చిత్తూరుఅర్బన్: మండు వేసవిలో స్థానిక సహకార కేంద్ర బ్యాంకు ఆవరణంలోని వైయస్సార్ విగ్రహం పార్కు వద్ద పసుపురంగు పూలతీగలతో అల్లుకున్న చెట్టు పలువురిని ఆకర్షించింది. ఓ వైపు వేసవి తాపానికి ఎండిన చెట్లు దర్శనమిస్తుంటే దీనికి భిన్నంగా విరబూసిన పూలతో పర్యాటకకేంద్రాలను తలపించేలా ఉన్న ఈదశ్యాన్ని చిత్తూరు విలేకరి బాలసుబ్రమణ్యం తన ఫోన్ కెమెరాలో బంధించారు.

## దారి సమస్య పరిష్కారం

ప్రజాశక్తి-రామకుప్పం: మండల పరిధిలోని రాజపేట గ్రామంలో చాలారోజుల నుంచి ఉన్నదారి సమస్యకు జడ్పిటిసి నితిన్‌రెడ్డి, తహశీల్దార్ మురళి పరిష్కారదిశగా చర్యలు చేపట్టారు. బుధవారం గ్రామంలోని దారిసమస్య అడ్డంకులను తొలగించి గ్రామస్తులకు తగాదాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టకేలకు దారి సమస్య పరిష్కరించడంతో గ్రామప్రజలు వర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బాలమురుగన్, వైస్-సర్పంచ్ ఆంజనేయులు, పంచాయతీ కన్వీనర్ అజయ్‌రెడ్డి, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

## 'గృహసారథులు కష్టపడి పనిచేయాలి'

ప్రజాశక్తి- శాంతిపురం: వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ కోసం ప్రతి కార్యకర్త నాయకులు మహిళా కార్యకర్తలు గహసారథులు, పంచాయతీ కన్వీనర్లు ప్రతిఒక్కరూ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని మండల కన్వీనర్ బుల్లెట్, జిల్లా బీసీసెల్ అధ్యక్షులు సుబ్బు అన్నారు. గత రెండు రోజులుగా మండల పరిధిలోని, కెనుమాకులపల్లి పంచాయతీ, కడపల్లి మొరసనపల్లి 64 పెద్దూరు సిబండపల్లి పంచాయతీలో పర్యటించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందజేసిన స్టిక్కర్లను ప్రతి ఇంటికీ తీసుకుపోయి అతికించాల్సిన బాధ్యత గహసారథులపైన ఉందని ప్రతిఒక్కరూ బాధ్యతగా పనిచేయాలని అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చడానికి సాధ్యమవుతుందని అన్నారు. కార్యక్రమంలో వైసిసి నాయకులు కేమర్ రామచంద్ర, ఎంపీటీసీ మురుగేష్ కష్ణ, తౌడు మురుగేష్ సోషల్ మీడియా కన్వీనర్ మురుగేష్ పాల్గొన్నారు.

## వేలంలో కందూరు పంచాయతీకి ఆదాయం

ప్రజాశక్తి -సోమల: సోమల మండలం మేజర్ పంచాయతీ కేంద్రమైన కందూరు గ్రామంలో వారపుసంత గేటు, బస్టాండ్ గేటు నిర్వహణ కోసం బుధవారం సచివాలయంలో వేలం పాట నిర్వహించారు. ఇందులో పంచాయతీకి రూ.65వేలు ఆదాయం వచ్చినట్లు సర్పంచ్ బాషా మసూద్ తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన వేలంపాటలో వారపు సంత గేట్ రూ.5,65,000లకు గుత్తేదారులు పాడుకున్నారు. అలాగే బస్టాండ్ గేటు రూ.76,500లకు హెచ్చుపాటగా పాడినట్లు పంచాయతీ కార్యదర్శి జయశంకర్ తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది బస్టాండ్ గేటు వేలంపాట ద్వారా 1000 రూపాయల తక్కువ ఆదాయం రాగా, వారపుసంత వేలంపాటలో రూ.64,500లు అధిక మొత్తం ఆదాయంగా వచ్చిందని ఈవోఆర్‌డి గఫూర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

## గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానం

ప్రజాశక్తి- వెదురుకుప్పం: వెదురుకుప్పంలోని డాక్టర్ వైఎస్సార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కామర్స్ సబ్జెక్టును బోధించడానికి గెస్ట్‌లెక్చరర్స్ అవసరమని కనుక అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.అన్నపూర్ణ శారద బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు ఎంకామ్‌తోపాటు యూజీసీ నెట్, సెట్ విద్యార్హత కలిగి ఉండాలని, పిహెచ్‌డి కలిగిన వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు అవసరమైన సర్టిఫికెట్లతో ఏప్రిల్ 4వ తేదీన కళాశాలలో ఇంటర్వ్యూకు హాజరుకావాలని తెలిపారు. ఇతరవివరాలకు 63025 00965, 98664 15051 నంబర్‌కు సంప్రదించాల్సిందిగా కోరారు.

## చలివేంద్రం ప్రారంభం

ప్రజాశక్తి- నగరి: ఆధ్యాత్మిక ప్రజాసేవ ఉద్యమం ఆధ్వర్యంలో స్థానిక టవర్ క్లాక్ సమీపం పోలీస్ కంట్రోల్ రూమ్ ఆవరణలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్ఐ శివశంకర్ ఈ చలివేంద్రాన్ని ప్రారంభించారు. తొలిరోజు కావడంతో అందరికీ చల్లని మజ్జిగను పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక ప్రజాసేవ ఉద్యమం స్థాపకులు శక్తిఅన్బలగన్ ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన చలివేంద్రం రెండు నెలలపాటు నిర్వహిస్తామని కార్యదర్శి విటి.భాస్కర్ తెలిపారు. కార్యక్రమంలో కుమార్, ప్రతాప్, మహేష్ ఎల్లప్పరెడ్డి, సలీం, పెరుమాళ్, బాబు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

## మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని రక్షించండి

ప్రజాశక్తి- కార్వేటినగరం: ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో సుద్దగుంట గ్రామంలో ఎన్ఎస్ఎస్ ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. బుధవారం 6వ రోజున అటవీశాఖ కార్వేటినగరం ఆధ్వర్యంలో వనమహోత్సవం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈసందర్భంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సుద్దగుంటలో ప్లేకార్డులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం పాఠశాల ఆవరణలో, రోడ్డుపక్కన, సుద్దగుంట శివాలయంలో సుమారు 100 మొక్కలునాటారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ధనంజయరెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.విజయులురెడ్డి, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

## ఐరన్ మాత్రతో రక్తహీనత దూరం



ప్రజాశక్తి -పాలసముద్రం: పిల్లల్లో రక్తహీనత తొలగించేందుకు ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఎంతో గాను దోహదపడతాయని వైద్యాధికారి డాక్టర్ మోహన్ కష్ణ తెలిపారు. బుధవారం పాలసముద్రం ఆరోగ్యం ఉపకేంద్రంలో చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు, గర్భిణీలకు బాలింతలకు సూపర్వైజర్ సుశీల మురళి సమీక్షంలో ఉచిత వైద్యపరీక్షలు నిర్వహించారు. వైద్యపరీక్ష కార్యక్రమానికి విచ్చేసిన డాక్టర్ మోహన్‌కష్ణ మాట్లాడుతూ గర్భిణీలు వడదెబ్బపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోజురోజుకు ఎండల తీవ్రత పెరుగుతున్నందున గర్భిణులు పండ్ల రసం, మజ్జిగ, ఓఆర్ఎస్ ద్రావణం ఎక్కువగా తీసుకోవాలని తెలిపారు. పిల్లల్లో రక్తహీనత తగ్గించాలంటే తప్పకుండా ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఆరోగ్యసిబ్బంది, ఆశాలు పాల్గొన్నారు.

## పోషణ్ పక్వాడపై అవగాహన

ప్రజాశక్తి- పలమనేరు: పట్టణంలోని గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రంలో పలమనేరు అర్బన్ సెక్టార్‌కు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ్ పక్వాడాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ ఇంద్రాని మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మార్చి 20 నుంచి ఏప్రిల్ 3వ తేదీ వరకు పోషణ్‌పక్వాడా పథకంపై అవగాహ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా చిరుధాన్యాలతో తయారు చేసిన పలు పిండివంటలను గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు అందించారు. అనంతరం వారు తీసుకోవల్సిన పోషకాహారంపై వివరించారు. కార్యక్రమంలో సూపర్వైజర్లు మాధవిలత, ద్రాక్షాయని, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.




## కల్పవృక్ష వాహనంపై సీతారాములు



ప్రజాశక్తి- కార్వేటినగరం: శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా రెండవరోజు బుధవారం రుక్మిణీ, సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయ ఆవరణంలో వెలసి ఉన్న శ్రీసీతా రామ, లక్ష్మణులు కల్పవక్ష వాహనంపై పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామివార్లను మేల్కొలిపి తోమాల కొలువు, పంచాంగ శ్రవణం వంటి నిత్యకైంకర్యాలను నిర్వహించారు. అదేవిధంగా స్వామివారి ఉత్సవ మూర్తులకు పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనే, నారికేళీ వంటి జలాలు వంటి సుగంధ ద్రవ్యాలతో వేదపండితులు వేద మంత్రాల నడుమ అత్యంత వైభవంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం స్వామివార్లను పట్టు వస్త్ర, సుగంధ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. సాయంత్రం స్వామివారిని తిరుచివాహనంపై ప్రతిష్టించి ఆలయ ఆవరణంలోని ఊంజల్ మండపానికి వేంచేసి వేద పండితులు గోవింద నామ స్మరణాలతో నేత్రపర్వంగా ఉంజల్సేవ చేపట్టారు. అనంతరం స్వామివారి ఉత్సవ మూర్తులను స్వామివారి అలంకరణ మండపానికి వేంచేసి స్వామివారిని పట్టువస్త్ర సుగంధ భరిత పుష్పమాలికలు, విశేష ఆభరణాలతో సుందరంగా అలంకరించి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పురవీధుల్లో మంగళవాయిద్యాల నడుమ వైభవంగా ఊరేగించారు. భక్తులు ఇంటింటా కర్పూరహారుతులు పట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాత్రి 9.15గంటలకు వేద పండితులు స్వామివారిని ఏకాంత సేవలో పవళింప చేశారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ రమేష్‌బాబు, ఆలయ అధికారి సురేష్ కుమార్ వేదపండితులు నారాయణ దాసరి, గోపాలాచారి. ఆలయ సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

**ముస్తాబైన రామాలయాలు**

**సోమల:** శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మండలంలోని రామాలయాలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఆవులపల్లె పంచాయతీ పత్రపల్లి గ్రామంలోని కోదండ రామస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీ నుండి ఏప్రిల్ నెల 9వ తేదీ వరకు శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, తీర్థప్రసాద వినియోగం, ఏప్రిల్ 5వ తేదీ యాదవ సంఘం వారిచే సీతారాముల కళ్యాణం, 8వ తేదీ పుష్పపల్లకి, 9వ తేదీ ఉట్ల తిరునాళ నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా రోజూ రాత్రి హరికథా కాలక్షేపాన్ని అనసూయ భాగవతారని బందం ఆలపించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అలాగే సోమల పంచాయతీ అడుసుపల్లి గ్రామపరిధిలోని బుంగావారిపల్లి గ్రామంలోని శ్రీపట్టాభిరామ స్వామివారి శ్రీరామనవమి మహోత్సవాలలో 6వ తేదీ సాయంత్రం సీతారాముల కళ్యాణం, 7 ఉదయం అన్నదానం, సాయంత్రం పుష్పపల్లకి, హనుమంత వాహనం నిర్వహించనున్నట్లు తెలిపారు. సదుం మండలం తాటిగుంటపాలెం గ్రామంలోని శ్రీకోదండ రామాలయం, సిద్ధ గణపతి ఆలయంలో శ్రీరామనవమి సందర్భంగా గురువారం రాత్రి స్వామివారి కళ్యాణం, అనంతరం పురవీధులలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

**ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం**

**నగరి:** స్థానిక కరకంఠేశ్వర ఆలయంలో బుధవారం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం హోమపూజలు చేసి మూలవర్లకు అభిషేకం చేశారు. అనంతరం ఉత్సవ మూర్తులకు అభిషేకం చేసి ప్రత్యేకపూజలు, అలంకరణ చేశారు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై కామాక్షి సమేత కరంఠేశ్వర స్వామి ఊరేగింపుగా బయలుదేరారు. కమిటీ సభ్యులు భక్తులకు ప్రసాదాలు అందించారు. ఆలయ ధర్మకర్త సుబ్రమణ్యం ఏర్పాట్లను పర్యవేక్షించారు.

**పాఠశాలల్లో శ్రీరామనవమి వేడుకలు**


**నగరి:** మండలంలోని నంబాకం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం శ్రీరామనవమి వేడుకలను నిర్వహించారు. ఈసందర్భంగా సీతారామ లక్ష్మణ వేష్యధారణల్లో విద్యార్థులు ఆకర్షణగా నిలిచాయి. అనంతరం విద్యార్థులకు ఉపాధ్యాయులు బహుమతులు అందజేసి ప్రశంసించారు.

**కార్వేటినగరం:** కార్వేటినగరంలోని శ్రీలక్ష్మీనరసింహ విద్యాసంస్థల్లో పాఠశాల హెచ్‌ఎం హంస వాహిని ఆధ్వర్యంలో ముందస్తు శ్రీరామనవమి సంబరాలు బుధవారం ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సీతారాముని వేషధారణలలో అల్లరించారు. డైరెక్టర్లు దిలీప్ కుమార్, ధనంజయరెడ్డి, వెంకటేష్, పురుషోత్తం, సౌమ్య, గుణవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.



## 'ఫ్యామిలీ ఫిజీషియన్' సద్వినియోగం చేసుకోండి

**సిహెచ్ లక్ష్మి నారాయణ**



ప్రజాశక్తి- యాదమరి: ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ వైద్యసేవలను సద్వినియోగం చేసుకోవాలని యాదమరి వైద్యాధికారి డాక్టర్ అనిల్ కుమార్ నాయక్ పిలుపునిచ్చారు. బుధవారం యాదమరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని నడుమూరు గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ వైద్యసేవలను ప్రజలకు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ ప్రతినెలా చివరి బుధవారం మీ గ్రామానికి వైద్య బందం వచ్చి వైద్యసేవలు అందిస్తారని ప్రతి ఒక్కరూ ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వారి గ్రామం వద్దనే వైద్యం అందించాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పారు. సిహెచ్ఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 14 రకాల వైద్యపరీక్షలు అవసరమైన రోగులకు 67రకాల మందులు అందించడం జరుగుతుందన్నారు. సూపర్వైజర్ లక్ష్మీపతి, ఏఎన్ఎం ప్రియకుమారి ఆశా కార్యకర్తలు భువనేశ్వరి, రమాదేవి, రమీల పాల్గొన్నారు.

## యథేచ్ఛగా చెరువు మట్టి తరలింపు..

**కూలీలకు చాలీచాలని జీతాలు**
**లక్షల్లో ఆదాయం గడిస్తున్న ఇటుకల బట్టీల యజమానులు**



ప్రజాశక్తి- గంగవరం: మండలంలో ఇటుకలు తయారు చేయడానికి అనుకూలంగా ఉండడంతో సుమారు నూరు ఇటుకలబట్టీలు ఏడాది పొడవునా ఇటుకలను తయారు చేయడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇటుకలబట్టి యజమానులు సిండికేట్ అయి కూలీల కడుపులో కొడుతున్నారు. కూలీలు మాట్లాడుతూ కూలీలు ఇటుకలు తయారు చేయడానికి కేవలం రూ.800లు మాత్రం చెల్లిస్తారని, అదే ఇటుకలను రూ.10వేలకు అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని చెప్పారు. అంతేకాకుండా ఈ ఇటుకల బట్టీ యజమానులు ప్రభుత్వానికి ఎటువంటి రుసుము చెల్లించకుండా చెరువుల్లోని మట్టిని తరలిస్తూ, ఇటుకలు కాల్చడానికి యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ అక్రమంగా కల్పను కూడా తరలిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇకనైనా సబంధిత అధికారులు స్పందించి అక్రమంగా తరలిపోతున్న కల్పన, ఆక్రమణలకు గురౌతున్న చెరువులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.